క్లుప్తంగా

నేటినుంచి డోలా యాత్ర



దోలోత్సవాలకు సిద్ధమైన వేణుగోపాల స్వామి ఆలయం

మెళియాపుట్టి: మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో డోలోత్సవాలు సోమవారం ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిదిరోజులపాటు నిత్య పూజలు నిర్వహిస్తామన్నారు. స్వామివారిని ఉయ్యాల మండపం వద్ద పవళింపు సైతం నిర్వహిస్తామన్నారు. రోజూ పలు సాంస్కృతిక, పౌరాణిక నాటకాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం కామ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ చేశారు.

సామాజికవేత్తల విగ్రహాల ఆవిష్కరణ



విగ్రహాలను ఆవిష్కరించిన యంగ్ స్టార్ యువజన సంఘం ప్రతినిధులు

పొందూరు: పొందూరు యంగ్ స్టార్ యువజన సంఘం స్థాపించి గ్రామ అభివృద్ధికి, పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేసిన సామాజికవేత్తలు అనకాపల్లి అక్కలనాయుడు, ఆచంటి విజయ్‌కుమార్, పైడిపాటి రాంబాబు విగ్రహాలను పొందూరు పైడితల్లి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఆదివారం ఆవిష్కరించారు. పొందూరులో యంగ్ స్టార్ యువజన సంఘం ఏర్పాటుతోనే సామాజిక సేవా కార్యక్రమాలు, అమ్మవారి జాతరకు అంకురార్పణ జరిగిందని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారి సేవలను వివరించారు. సంఘం సభ్యులు కె.శాంతారాం, ఎ.శివకుమార్, జి.చంద్రశేఖర్, విజయ్‌కుమార్, డి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

సారవకోటలో ఫ్లాగ్ మార్చ్



కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

సారవకోట: మండల కేంద్రంలో స్థానిక ఎస్‌ఐ అప్పారావు ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు కవాతు నిర్వహించారు. తొలిత న్యూ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించి అనంతరం మండల కేంద్రంలోని పలు వీధుల్లో కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో ప్రత్యేకంగా వచ్చిన పోలీసు బలగాలతోపాటు స్థానిక పోలీసు సిబ్బంది కవాతు చేపట్టారు.

ముగిసిన ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలు

నరసన్నపేట: మండలంలోని జమ్ములో జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాల, సత్యవరంలో ఎల్‌వీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు గత వారం రోజులుగా నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జమ్ములో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో నరసన్నపేట హెచ్‌సీ దాలినాయుడు మాట్లాడుతూ విద్యార్థులు సేవా భావాన్ని కలిగి ఉండాలన్నారు. పీఓ అప్పారావు, అధ్యాపకులు రెడ్డి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. సత్యవరంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ఎం.ప్రసాదరావు అభినందించారు. పీఓ పి.మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సేవాభావం కలిగి ఉండాలి

కొత్తూరు: ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సేవాభావం కలిగి ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక సేవా శిబిరాలు నిర్వహించాలని కొత్తూరుకు చెందిన శ్రీవెంకటేశ్వర విద్యా సంస్థల డైరెక్టర్ జి.కృష్ణారావు అన్నారు. మండలంలోని గురండి, పాతపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. ఏడు రోజులపాటు ఈ రెండు గ్రామాల్లో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలను వివరించారు. ఇటువంటి శిబిరాల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలకు సేవ చేయాలన్న భావం వలంటీర్లకు కలుగుతుందన్నారు. సర్పంచ్ బోర సింహాద్రినాయుడు, పీఓలు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


పోలాకి: మండలంలోని పిన్నింటిపేట సబ్‌స్టేషన్ పరిధిలోని నూతన అడిషనల్ పీటీఆర్ వర్క్స్ కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నట్లు విద్యుత్‌శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.శంకరరావు ఆదివారం తెలిపారు. 40 గ్రామాలకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. సబ్‌స్టేషన్ పరిధిలోని ఆక్వా కనెక్షన్లకు సైతం సమాచారం అందించామన్నారు.

కట్టుదిట్టంగా పర్యవేక్షణ

- ఎన్నిక అధికారి, ఐదుగురు ఏఆర్వోల నియామకం
- మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు..



ఎన్నికల అధికారి ఎం.అప్పారావు



పాతపట్నం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ పార్టీల ప్రచారంతోపాటు పార్టీల ఖర్చులు, నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక అధికారులను నియమించారు. పాతపట్నం నియోజకవర్గం ఎన్నికల అధికారిగా ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి, శ్రీకాకుళం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.అప్పారావు నియామకమయ్యారు. ఈయన పర్యవేక్షణలో ఐదుగురు సహాయ ఎన్నికల అధికారుల (ఏఆర్‌ఓ)తోపాటు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్, ఇతర అధికారులను నియమించారు. వీరంతా నియోజకవర్గం పరిధిలో ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహిస్తారు. ఎన్నికలు, పార్టీల కార్యకలాపాలను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తారు.

పాతపట్నం ఎన్నికల అధికారిగా ఎం.అప్పారావు

పాతపట్నం నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎం.అప్పారావు నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు చూస్తారు. ఈయన నంబర్ 9441567771కు ఫిర్యాదు చేయవచ్చు.

సహాయ ఎన్నికల అధికారులు

- వై.ఎస్.వి.వి.ప్రసాదరావు, పాతపట్నం తహసీల్దార్ 8333988779
- ఎం.వి.ప్రసాద్, కొత్తూరు తహసీల్దార్ 9493255153
- కె.జానకమ్మ, మెళియాపుట్టి తహసీల్దార్ 8333988778
- బి.సుధాకర్, హిరమండలం తహసీల్దార్ 8333988776
- ఎస్.రాణి అమ్మాజీ, ఎల్.ఎన్.పేట తహసీల్దార్ 8333988764

మోడల్ కోడ్ ఆఫ్ కంట్రోలర్..

- కె.రామకృష్ణరాజు, పాతపట్నం ఎంపీడీఓ పర్యవేక్షణలో పాతపట్నం పోలీసులు, వీడియోగ్రాఫర్ విధులు నిర్వహిస్తారు. ఫోన్ నంబర్ 8790007910
- జి.గిరిబాల, ఎల్.ఎన్.పేట ఎంపీడీఓ పర్యవేక్షణలో సరుబుజ్జిలి పోలీసులు, వీడియోగ్రాఫర్ విధులు నిర్వహిస్తారు. ఫోన్ నంబర్ 8790007155
- జి.భాస్కరరావు, మెళియాపుట్టి ఎంపీడీఓ పర్యవేక్షణలో మెళియాపుట్టి పోలీసులు, వీడియోగ్రాఫర్ విధులు నిర్వహిస్తారు. ఫోన్ నంబర్ 8790007196
- పి.త్రివిక్రమరావు, కొత్తూరు ఎంపీడీఓ పర్యవేక్షణలో కొత్తూరు పోలీసులు, వీడియోగ్రాఫర్‌తో విధులు నిర్వహిస్తారు. ఫోన్ నంబర్ 8790007109
- స్వరూపరాణి, హిరమండలం ఎంపీడీఓ పర్యవేక్షణలో హిరమండలం పోలీసులు, వీడియోగ్రాఫర్ విధులు నిర్వహిస్తారు. ఫోన్ నంబర్ 8790007312

• స్టాటిక్ సెవలర్ టీం–1

పాతపట్నం ఆర్టీసీ బస్‌స్టాండ్, పాతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తూరు డిప్యూటీ తహసీల్దార్ ఎన్.సత్యనారాయణ, పాతపట్నం ఇరిగేషన్ ఏఈఈ అల్లు ఉత్తమ్, హిరమండలం ఇరిగేషన్ ఏఈఈ హనుమంతు సతీష్ కుమార్ పర్యవేక్షణలో పాతపట్నం స్టేషన్ పోలీసులు, వీడియోగ్రాఫర్ విధులు నిర్వహిస్తారు. అధికారి ఫోన్ నంబర్– 9000259580

• స్టాటిక్ సెవలర్ టీం–2

మెళియాపుట్టి పట్టుపురం, మెళియాపుట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో పాతపట్నం డిప్యూటీ తహసీల్దార్ సీహెచ్ భీమారావు, శ్రీకాకుళం ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ సింగూరు భాస్కరరావు, హిరమండలం ఇరిగేషన్ ఏఈఈ తాడి శ్రీనివాసరావు పర్యవేక్షణలో శ్రీకాకుళం, మెళియాపుట్టి స్టేషన్ పోలీసులు, వీడియోగ్రఫర్ విధులు నిర్వహిస్తారు. అధికారి ఫోన్ నంబర్– 8374174334

• ఫ్లయింగ్ స్క్వాడ్–1

పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో మెళియాపుట్టి మండలం డిప్యూటీ తహసీల్దార్ శైలజ, కొత్తూరు ఇరిగేషన్ ఏఈఈ కృష్ణప్రసాద్, హిరమండలం సబ్‌డివిజన్ ఏఈఈ చైతన్యప్రసాద్‌ల పర్యవేక్షణలో పాతపట్నం, మెళియాపుట్టి, శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ల పోలీసులు, వీడియోగ్రఫర్ విధులు నిర్వహిస్తారు. అధికారి ఫోన్ నంబర్–8978382106

• ఫ్లయింగ్ స్క్వాడ్–2

హిరమండలం, ఎల్.ఎన్.పేట మండలాల్లో డీఈఈ కిలుగు లీనా, ఎల్.ఎన్.పేట మండలం డిప్యూటీ తహసీల్దార్ జి.ప్రసాదరావు, ఏఈఈ పోట్నూరు శంకరరావుల పర్యవేక్షణలో హిరమండలం, మెళియాపుట్టి, సరుబుజ్జిలి, ఆముదాలవలస పోలీస్‌స్టేషన్ల పోలీసులు, వీడియోగ్రాఫర్ విధులు నిర్వహిస్తారు. అధికారి ఫోన్ నంబర్–9182275957

• ఫ్లయింగ్ స్క్వాడ్–3

కొత్తూరు మండలంలో ఎల్.ఎన్.పేట, హిరమండలం ఎంపీడీఓ కార్యాలయం ఏఓలు వై.హిమవతి, ఉరిటి రమేష్, కొత్తూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ బి.ప్రసాదరావు పర్యవేక్షణలో కొత్తూరు, శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ల పోలీసులు, వీడియోగ్రఫర్‌లు విధులు నిర్వహిస్తారు. అధికారి ఫోన్ నెంబర్–9440430398

• స్టాటిక్ సెవలర్ టీం–3

హిరమండలం సుబలయ కూడలి, హిరమండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తూరు డిప్యూటీ తహసీల్దార్ ఆర్.రవి, హిరమండలం ప్రాజెక్టు ఏఈఈ ఎస్.దిలీప్, హిరమండలం ఏఈఈ షెక్ ఖాజా మోహిద్దీన్ పర్యవేక్షణలో హిరమండలం పోలీస్ స్టేషన్ పోలీసులు, వీడియోగ్రఫర్ విధులు నిర్వహిస్తారు. అధికారి ఫోన్ నంబర్– 8074948245

• కాల్ సెంటర్

పాతపట్నం తహసీల్దార్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో రాజకీయ పార్టీల కార్యకలాపాలకు సంబంధించి 8125213524 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదులు చేయవచ్చు.

ముమ్మరంగా వాహన తనిఖీలు



పాతపట్నం: పాతపట్నం చెక్‌పోస్ట్ వద్ద కారును తనిఖీ చేస్తున్న పోలీసులు



మెళియాపుట్టి: పట్టుపురం కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

పాతపట్నం: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు పాతపట్నం, మెళియాపుట్టి మండలం వసుంధర చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నామని పాతపట్నం సీఐ నల్లి సాయి తెలిపారు. పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సరిహద్దు చెక్ పోస్టులో ఆదివారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారని, ఒక్కో చెక్ పోస్ట్ వద్ద ఎస్‌ఐతోపాటు నలుగురు పోలీసులను నియమించామన్నారు. ఒడిశా నుంచి వచ్చే, ఆంధ్ర నుంచి వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నామన్నారు. తనిఖీల్లో పోలీసులు పాల్గొన్నారు.

నిఘా పెంపు..

మెళియాపుట్టి: మండలం మూడు వైపులా ఒరిశా సరిహద్దు ఉండటంతో పోలీసులు నిఘా పెంచారు. ఆదివారం పట్టుపురం కూడలిలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఒరిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశిస్తున్న ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో ఎటువంటి మత్తుపదార్థాలు, మద్యం, నగదు దొరికితే కేసులు నమోదు చేస్తామన్నారు. రాత్రి వేళల్లో సైతం గొప్పిలి, వసుంధర, పట్టుపురం చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.

భక్తిశ్రద్ధలతో చక్రతీర్థ స్నానాలు



విగ్రహాలకు చక్రతీర్థ స్నానాలు చేస్తున్న భక్తులు

కొత్తూరు: మండలంలోని గూనభద్ర గ్రామంలోని రాధాకాంతస్వామి ఆలయం వద్ద డోలోత్సవం వేడుకలు గత మూడు రోజులు నుంచి ఘనంగా జరుగుతున్నాయి. చివరరోజు ఆదివారం వసంత ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాధాకాంత స్వామి ఉత్సవ విగ్రహాలకు తీరువీధి చేపట్టారు. అనంతరం స్థానిక వంశధార రిజర్వాయర్ వద్ద చక్రతీర్థ స్నానాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం



హిరమండలం: పెద్దగూడలో సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి



హిరమండలం: పెద్దగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రెడ్డి ఓంశ్రీకృష్ణ

- సీఎం జగన్‌కు మద్దతుగా నిలవాలి
- పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి

హిరమండలం: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకు అండగా నిలిచారని, రానున్న ఎన్నికల్లో ఆయనకు అందరూ మద్దతు ఇవ్వాలని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. మండలంలోని మర్రిగూడ సచివాలయం పరిధిలో పెద్దగూడ, చీపురుగూడ, ఎగువగూడ, గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఐదేళ్లలో అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. చొర్లంగిలో ఎమ్మెల్యే తనయుడు ఓం శ్రీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు మీసాల వెంకట రామకృష్ణ, పీఏసీఎస్ అధ్యక్షుడు ఎ.వి.సురేష్, సర్పంచ్ సవర నందిని, ఉపసర్పంచ్ జమ్మయ్య, వైఎస్సార్‌సీపీ నాయకులు బాపయ్య, గోపాలం, తదితరులు పాల్గొన్నారు.

సీఎం జగన్‌తోనే అభివృద్ధి

కొత్తూరు: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే గిరిజనుల సమగ్రాభివృద్ధి చెందినట్లు ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. కొత్తూరు, హిరమండలం మండలాల్లోని పెద్దోడుగూడ, శింగన్నగూడ, బలదగూడ, పాంద్రగూడ, బాంద్రగూడ గిరిజన గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గిరిజనలు సాగు చేస్తున్న కొండపోడు, ప్రభుత్వ భూములను గిరిజన మహిళల పేరున మంజూరు చేసిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాలను కల్పించినట్లు చెప్పారు. తాగునీటి సమస్య లేకుండా ఉండాలన్న ఆలోచనతో ఐటీడీఏ ద్వారా పైపులైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గిరిజన యువతకు పలు శాఖల ద్వారా రాయితీపై రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా గ్రామాల్లోనే సేవలు అందుతున్నాయన్నారు. పీఏసీఎస్ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ, పార్టీ జిల్లా కార్యదర్శి బూర్లె శ్రీనివాసరావు, కలమట రమేష్ బాబు, హిరమండలం పీఏసీఎస్ చైర్మన్ ఏవీ సురేష్, హిరమండలం మండలం పార్టీ కన్వీనర్ రామకృష్ణ, బాలరాజు, గ్రామ సచివాలయం మండల కన్వీనర్ గండివలస ఆనందరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.



కొత్తూరు: పెద్దోగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి

గుడ్ మార్నింగ్... ఎల్.ఎన్.పేట

ఎల్.ఎన్.పేట: వచ్చే ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతిని మరోసారి గెలిపించాలని ఆమె కుమారుడు, పార్టీ యువ నాయకుడు రెడ్డి శ్రావణ్ కోరారు. ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలోనూ, చింతలబడవంజ గ్రామం వద్ద గుడ్ మార్నింగ్ ఎల్.ఎన్.పేట కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాకింగ్ చేస్తున్నవారిని, పలువురు వ్యాపారులను, టీ దుకాణం వద్దకు వచ్చిన వారిని కలిసి సీఎం జగన్ మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు కోసం అవగాహన కల్పించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిగా, రెడ్డి శాంతిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. పార్టీ నాయకులు రెడ్డి రామారావు, పెనుమజ్జి విష్ణుమూర్తి, కొల్ల కృష్ణ, శిమ్మ సాంబశివరావు, ముగడ దివాకర్, ఎర్ర జనార్దన, లోచర్ల మల్లేశ్వరావు, రెడ్డి సీతారాం, కింతలి చిరంజీవి, ఈగల చిన్నారావు, గేదెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.



కొత్తూరు: పెద్దోగూడలో సంక్షేమ పథకాలకు వివరిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి



ఎల్.ఎన్.పేట: చేపలు విక్రయిస్తున్న వ్యక్తితో మాట్లాడుతున్న రెడ్డి శ్రావణ్

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం



అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు

పాతపట్నం: ప్రజాస్వామ్యంలో ఓటే బలమైన ఆయుధమని, ఓటే నీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని ఏపీఎం పి.మనోరత్నం అన్నారు. పాతపట్నం మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలోని పాశిగంగుపేట గ్రామంలోని వీధుల్లో ర్యాలీ నిర్వహించి, ఓటు ఆవశ్యకతను ఏపీఎం వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ ఓబీలు కోటేశ్వరరావు, శ్రీదేవమ్మ, సీసీఎస్‌లు అప్పలస్వామి, శ్రీధర్, ధర్మారావు, కృష్ణవేణి, ప్రభావతి, సీఓ కిశోర్, వీఓఏలు, సిబ్బంది పాల్గొన్నారు.

27 నుంచి ఎమ్మెల్యే కృష్ణదాస్ ప్రచారం



పార్టీ కార్యాలయం వద్ద ప్రచారానికి జెండాలను సిద్ధం చేస్తున్న కార్యకర్త

నరసన్నపేట: రానున్న ఎన్నికల్లో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నియమితులైన ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రచారానికి ఈ నెల 27 నుంచి సిద్ధమవుతున్నారు. ఐదుసార్లు పోటీ చేసి నాలుగు మార్లు విజయం సాధించారు. ఆరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. విజయం ఖాయమని భావిస్తూ.. మెజార్టీ పెంచుకోవడమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నారని పార్టీ నాయకులు నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళి తెలిపారు. బుధవారం ఉదయం 7.15 ముబగాంలో బయలుదేరి పోలాకి మండలం రాళ్లపాడు వద్ద ఆంజనేయ గుడిలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అదేరోజు ఉదయం మండలంలోని రహిమాన్‌పురం, వనవిష్ణుపురంలో, సాయంత్రం నరసన్నపేట మండలం కామేశ్వరిపేటలో ప్రచారం చేస్తారు. ఈ విధంగా పది రోజులు షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ఘనంగా మట్టల ఆదివారం



మట్టల ఆదివారం పండగను నిర్వహిస్తున్న గిరిజనలు

కొత్తూరు: మండలంలోని పెద్దోడుగూడలో మంటల ఆదివారం ఘనంగా నిర్వహించారు. పెద్దోడుగూడ పరిసర గ్రామాలకు చెందిన గిరిజనలు ఈ పండగలో పాల్గొన్నారు. ఈ పండగకు పాస్టర్లను గిరిజనులు తమ సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిజనుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఏసు క్రీస్తు ఇదేరోజు జెరూసలేం వెళ్లిన గుర్తుగా ఈ పండగను నిర్వహించామని పలువురు పాస్టర్లు తెలిపారు. గిరిజనలు కటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఆరుగురు జూదరుల అరెస్ట్

ఆమదాలవలస: పట్టణంలోని హడ్కో కాలనీ సమీపంలో ఆదివారం రాత్రి జూదం ఆడుతుండగా ఆరుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ కె.వెంకటేష్ తెలిపారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. వారవద్ద నుంచి రూ.5190 నగదు సీజ్ చేశామన్నారు. పట్టుబడిన వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఏపీఎన్జీవో నాయకుడికి సత్కారం



పురుషోత్తమనాయుడుతో న్యాయవాదులు

శ్రీకాకుళం అర్బన్: ఏపీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చౌదరి పురుషోత్తమనాయుడును శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం సత్కరించారు. ఉద్యోగుల సమస్యలపై పురుషోత్తమనాయుడు పోరాటం చేస్తున్నారని కొనియాడారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎన్ని సూర్యారావు, ఏపీ బీసీ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఆగూరు ఉమామహేశ్వరరావు, ఏపీ బీసీ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి, జై భారత్ నేషనల్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ చౌదరి లక్ష్మణరావు, న్యాయవాదులు బీవీ రమణ, పైడి జోగారావు ఉన్నారు.

దేవతా విగ్రహాల ప్రతిష్ట



విగ్రహాల ప్రతిష్ట నిర్వహిస్తున్న దృశ్యం

శ్రీకాకుళం కల్చరల్: బలగ సత్యసాయినగర్‌లో లలితాదేవి, సమేత శివకామేశ్వర, మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉప దేవాలయాల ప్రతిష్టా మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ఉల్లాసం కలుగుతోందన్నారు. నేటి కంప్యూటర్ యుగంలో దైవచింతన కోసం సమయం కేటాయించలేకపోతున్నారని అన్నారు. ఇటువంటి తరుణంలో ఆలయాల నిర్మాణం, పూజలు, సేవా కార్యక్రమాలతో కొందరిలోనైనా ఈ భావాలు అలవడతాయన్నారు. ప్రతిష్టా ఉత్సవం సందర్భంగా విగ్రహాలకు ప్రాణప్రతిష్ట, కల్యాన్యాసం, దర్పణ దర్శనం, మహాపూర్ణాహుతి, సర్వదర్శనం, మహా కుంభాభిషేకం, శివకల్యాణం, నీరాజ మంత్రపుష్పం వేదస్వస్తి, ప్రసాద వితరణ జరిగింది. అర్చకులు రంప శ్రీనివాసరావు, బంకుపల్లి శాస్త్రిశర్మ, బంకుపల్లిసతీష్ శర్మ, నేతింటి సాయి శర్మ తదితరులున్నారు.

రాజమ్మతల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు



భక్తులకు దర్శనమిస్తున్న రాజమ్మ తల్లి

గార: వత్సవలసలో కొలువున్న రాజమ్మ తల్లి (రాజరాజేశ్వరి) దర్శనానికి భక్తులు చివరి వారం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం రాత్రికి వచ్చిన భక్తులు బసచేసి రాజరాజేశ్వరి (రాజమ్మతల్లి) పాటు భూలోకమ్మ తల్లికి ఆదివారం ఉదయం మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జామున సమీపంలోని సముద్రంలో స్నానాలు ఆచరించారు. కుటుంబ సమేతంగా విచ్చేసి ఇక్కడే వంటలు చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అదేవిదంగా భూలోకమ్మను దర్శించుకున్నారు. ఉత్సవంలో కోళ్లు, గొర్రెలు సమర్పించడంతో పాటు కానుకలు అధికంగా భక్తులు ముట్టజెప్పారు. వన్‌వే ట్రాఫిక్‌ను పోలీసులు అమలు చేయడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పాయి. వన్‌టౌన్ సీఐ ఎల్.సన్యాసినాయుడు, ఎస్సై కె.కృష్ణప్రసాద్‌లు బందోబస్తు పర్యవేక్షించారు.

భజనలపై శిక్షణ



మాట్లాడుతున్న రాష్ట్ర ఇన్‌చార్జి శ్రీనివాస్

శ్రీకాకుళం కల్చరల్: స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని సత్యసాయి భజన మండలి మందిరంలో సత్యసాయి మందిరాల్లో నిర్వహించే భజనపై శిక్షణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర భజన్ల ఇన్‌చార్జి జి.శ్రీనివాస్ భజనలో తీసుకోవలసిన జాగ్రత్తలు, విధి విధానాలు వివరించారు. జిల్లా అధ్యక్షులు వై.లింగరాజు మాట్లాడుతూ.. భక్తితో భజనలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇన్‌చార్జి పి.గంగాధర్, అరుణ, సుధారాణి, పూర్వపు జిల్లా అధ్యక్షులు గంగుల రమణబాబు, జిల్లా సేవాదళ్ సమన్వయకర్త సూర రామచంద్రరావు, ఆధ్యాత్మిక సమన్వయకర్త అనాధ గుప్త, జోనల కన్వీనర్ పప్పల నాగేశ్వరరావు, మందిరం కన్వీనర్ భాస్కరరావు, జిల్లా పదాధికారులు పాల్గొన్నారు.